


టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

విజయనగరం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం రాత్రి జాబితాను విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన గొంప కృష్ణను నియమించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి (సుధారాజు)ని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన రాయవరపు చంద్రశేఖరరావును రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీలో ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి చోటు దక్కడం విశేషం.

నేడు చంద్రబాబు రాక



● రాజాంలో టీడీపీ అధినేత రోడ్‌షో

రాజాం, ఏప్రిల్ 14: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2.40 గంటలకు రాజాం వస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివాసం వద్ద 12.30 గంటలకు బయలుదేరి 12.50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం విమానంలో 2.05 గంటలకు విశాఖ చేరుకుంటారు. 2.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.40 గంటలకు రాజాం జీఎంఆర్‌ఐటీ హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం 2.55 గంటలకు పాలకొండ రోడ్డులోని అంబేడ్కర్ కూడలికి చేరుకుని రోడ్‌షోలో మాట్లాడనున్నారు. సుమారు 3 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆయన ప్రసంగిస్తారు. ఇక్కడ కార్యక్రమం ముగిశాక శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్నారు. రాజాంలో సోమవారం నిర్వహిస్తున్న చంద్రబాబు రోడ్‌షోను నియోజకవర్గ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ కోరారు.

ఇళ్లూ లేవు.. ప్యాకేజీ లేదు

● ఏళ్లు గడుస్తున్నా స్పందించని అధికారులు

● నిరాశ చెందుతున్న తారకరామ తీర్థసాగర్ నిర్వాసితులు

● ప్రాజెక్టు లక్ష్యం కొండంత.. పనులు గోరింత

● నిధులు కేటాయించని ప్రభుత్వం




మూడు మండలాల్లో 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ విజయనగరం ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రకటించిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది. ఎక్కడిపనులక్కడే ఆగిపోయాయి. కనీసం నిర్వాసితులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. నష్టపరిహారంపై కాని, ముంపు బాధితులకు నిర్వాసిత గ్రామాల నిర్మాణంపై కాని ఎలాంటి అడుగు పడలేదు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. తమ పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.


నెల్లిమర్ల, ఏప్రిల్ 14: నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ పరిధిలో గ్రామానికి తూర్పున ఉన్న పెద్ద చెరువును తారకరామతీర్థసాగర్ రిజర్వాయర్‌గా మార్చడానికి 2006లో నిర్ణయించారు. 2007లో పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 2800 ఎకరాల్లో ఈ రిజర్వాయర్‌ను నిర్మించాలని సంకల్పించారు. డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ విజయనగరం నగర పాలక సంస్థ ప్రజలకు తాగునీరు కూడా సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు పనులు నిర్విఘ్నంగా సాగాయి. తర్వాత ఆగిపోయాయి. అనంతరం టీడీపీ హయాంలో ఒకానొక దశలో పనులు జోరుగా జరిగాయి. అంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో రిజర్వాయర్ పనిగాని, నష్టపరిహారం పంపిణీ గాని, నిర్వాసితులకు నిర్వాసిత గ్రామం నిర్మాణం కోసం భూసేకరణకు గాని ప్రభుత్వం ముందుకు రాలేదు.

రిజర్వాయర్ కింద సారిపల్లి గ్రామంలో సుమారు 1400 ఎకరాల భూమిని ఆ గ్రామస్థులు వదులుకున్నారు. తమకు ఉపాధి పోయిందని, గ్రామంలోని ఇళ్లను కూడా ముంపుగా ప్రకటించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ(పునరావాస, పునర్నిర్మాణ పథకం) వర్తింపజేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లేకపోయినా రిజర్వాయర్ నిర్మాణం కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు పీఏఎఫ్‌ప్యాకేజీ(ప్రాజెక్టు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్) అమలు చేయాలని మొత్తుకుంటున్నారు. 1393 మంది అర్హుల జాబితాతో నివేదికలను కూడా ప్రభుత్వానికి పంపించారు. దేనికీ అతిగతి లేకుండా పోయింది. పీఏఎఫ్ అమలు చేస్తే ఉపాధి కోల్పోయిన కుటుంబానికి రూ.5.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇటీవల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీలను గ్రామస్థులు, నిర్వాసితులు నిలదీశారు. వారిద్దరూ స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

● ముంపు ప్రాంతాలుగా ప్రకటించిన కోరాడపేట, ఏటీ అగ్రహారం గ్రామాల వారికి కేవలం భూమికి సంబంధించిన నష్టపరిహారం మాత్రమే చెల్లించారు. ఇళ్లు, స్థిరాస్తులకు సంబంధించి ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ప్రధానంగా ఈ గ్రామాలను ఇక్కడి నుంచి తరలించేముందు వారికి నిర్వాసిత గ్రామాల నిర్మాణానికి వేరేచోట భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ వైపుగా ఇంత వరకు ఎటువంటి అడుగు పడలేదు. కోరాడపేట నిర్వాసితులకు నెల్లిమర్లలో స్థలం గుర్తించినా కోర్టు కేసుల కారణంగా కనీసం లేఅవుట్ కూడా ఏర్పాటు కాలేదు. ఏటీ అగ్రహారం గ్రామస్థులకు నిర్వాసిత గ్రామం నిర్మాణానికి ఇంతవరకు స్థలం కూడా గుర్తించలేదు.



తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ గర్భం



వలలను భద్రపరుచుకుంటున్న మత్స్యకారులు

ఇక వేటకు విరామం

భోగాపురం, ఏప్రిల్ 14: సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు కొద్దిరోజులు విరామం ఇవ్వనున్నారు. వేటపై నిషేధం విధిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి నిషేధం అమలు కానుంది. జూన్ 14 వరకు సముద్రంలో మరబోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. సముద్రంలో చేపల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో ఏటా ఈ సమయంలో ప్రభుత్వం వేటకు విరామాన్ని ప్రకటిస్తుంది. మత్స్యకారులు కూడా ప్రత్యామ్నాయ పనుల్లో పడ్డారు. సముద్రంలో పడవలను లంగరు వేయకుండా వాటిని తీరానికి చేర్చుకొని సురక్షితమైన ప్రాంతంలో భద్రపరుచుకుం టున్నారు. ఖాళీ సమయంలో ఏమైనా రిపేర్లు ఉన్నా బాగు చేసుకుంటారు. వలలు, వేట సామాగ్రి అన్నింటినీ తీరానికి తీసుకొచ్చారు.



ఐక్యతను చాటుతున్న ఉద్యోగ సంఘం నాయకులు

సమస్యలు చెప్పుకోలేకపోతున్నాం

● జేఏసీ చైర్మన్ సూర్యనారాయణ

కలెక్టరేట్, ఏప్రిల్ 14: రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయిని జేఏసీ చైర్మన్ ఆర్.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఆనందగజపతి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉత్తరాంధ్ర స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, వారి కుటుంబాల జీవితాలతో ఆటలాడుకొనే విధంగా సీపీఎస్ విధానం తయారైందన్నారు. ఒకటో తేదీన జీతం వస్తుందో రాదో, పెన్షన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగుల మిగులు ఆదాయం నుంచి తమ అనుమతి లేకుండా ప్రభుత్వం డబ్బులు డ్రా చేయటమంటే ఆర్థిక నేరం, దొంగతనమే అవుతుందని విమర్శించారు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం నిత్యం నరకం చూపిస్తోందన్నారు. సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రమంతా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని, ఈ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులంతా ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణ, కార్యదర్శి బాజీపఠాన్, నాయకులు కేదారేశ్వరరావు, పాపారావు, రజాక్, శ్రీనివాసరావు, రమేష్ కుమార్, రవీంద్రబాబు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.



అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్, జేసీ

అంబేడ్కర్‌కు ఘన నివాళి

కలెక్టరేట్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు కలెక్టర్, అధికారులు ఘన నివాళి అర్పించారు. బాబాసాహెబ్ 133వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు. కాగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జేసీ కార్తీక్, డీఆర్వో అనిత, డిప్యూటీ కలెక్టర్ సమబాల, సోషల్ వెల్ఫేర్ డీడీ రమానందం, మెప్మా పీడీ రమానందం, మోప్మాపీడీ సుధాకరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

మైనింగ్‌పై ఆందోళన

● ఇళ్లు పోతున్నాయంటున్న బొర్రవలస గ్రామస్థులు

● బ్లాస్టింగ్ పొగపైనా అభ్యంతరం

వేపాడ, ఏప్రిల్ 14: వీలుపర్తి సమీప సర్వే నెంబరు 4,5లో మందపోడు మెట్టపై ఉన్న క్రషర్ మైనింగ్ వల్ల అవస్థలు పడుతున్నామని వీలుపర్తి శివారు బొర్రవలస గ్రామ గిరిజనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాతి క్వారీ పేల్చేందుకు క్రషర్ యాజమాన్యం భారీ స్థాయిలో బాంబులు వాడుతోందని, ఆ శబ్దాలకు భూమిలో వచ్చే అదురుకు ఇళ్ల గోడలు పగుళ్లు దేరుతున్నాయని వాపోతున్నారు. అక్కడి నుంచి వచ్చే పొగ పీల్చడం ద్వారా గ్రామంలోని చిన్నారులు, వృద్ధులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారనేది కూడా వారి ఆవేదనగా ఉంది. గిరిజన నాయకులు వంతు గౌరునాయుడు, పోతుబంది పరదేశి, పోతుబంది కన్నయ్య, పోతుబంది శ్రీను తదితరులు కొన్నాళ్లుగా క్రషర్ మైనింగ్‌పై భయాందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు కూడా విన్నవించుకున్నారు. స్పందన లేకపోవడంపై నిరసన తెలియజేస్తున్నారు. తమ సమస్యను స్థానిక నేతలకు కూడా వివరించారు. అయితే వారు క్రషర్ యాజమాన్యంతో కలిసిపోయి తమను పట్టించుకోవడం లేదనేది వారి ఆరోపణ. మైనింగ్ అధికారులు, పొల్యూషన్ బోర్డు, రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించి మైనింగ్‌కు కళ్లెం వేయాలని కోరుతున్నారు. లేకుంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద పిల్లా పాపలతో ఆందోళన చేపడ్తామని హెచ్చరిస్తున్నారు.



బ్లాస్టింగ్ రిగ్గును కిందకు దింపుతున్న యువకులు

ఓటరుకు వల

● హోం ఓటింగ్.. పోస్టల్ బ్యాలెట్ వర్గాలపై అధికార పార్టీ కన్ను

● జాబితాలు పట్టుకుని ఇంటింటికీ నాయకులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఓటర్లను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో అధికార పార్టీ ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ మార్గాల్లో ఓటర్ల వద్దకు వెళ్తూ ప్రలోభాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకంగా ఓటరు జాబితాలు పట్టుకుని వెళ్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఈ సారి ఎన్నికల సంఘం విభిన్నప్రతిభావంతులు, 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఇళ్ల నుంచే ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో వీరి జాబితాను కార్యాలయాల నుంచి తెప్పించుకుని వారి ఓట్లపై నాయకులు వల విసురుతున్నారు. ఇప్పటి నుంచి వారు చేజారిపోకుండా మభ్య పెడుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లోని గృహ సారథులు పింఛను లబ్ధిదార్ల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తేనే సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదని ప్రచారం చేస్తున్నారు. వలంటీర్లతో రాజీనామా చేయించి వారిని వెంట తీసుకెళ్తున్నారు. కాగా ఉద్యోగులపై కూడా వైసీపీ నాయకులు ఓ కన్నేశారు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే తేదీలను వారి వద్దకు వెళ్లి గుర్తు చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో ఉండే పీఓలు, ఏపీవోలు, ఓపీఓలు కలిపి 14,400 మంది ఉన్నారు. వీరే కాకుండా పోలీస్, రెవెన్యూ, రూట్ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు.

మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఎన్నికల సిబ్బంది 30వేల వరకు ఉంటారు. వారంతా మే 7, 8, 9 తేదీల్లో ఆయా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్‌సెంటర్ల వద్దకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని కవర్లో పెట్టి సీల్‌చేసి అక్కడే ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల్లో వేయాలి. అయితే ఉద్యోగుల, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీ సీపీఎస్ రద్దు అమలు కాని కారణంగా గుర్రుగా ఉన్నారు.



ఉపకరణాల కోసం నేడు గుర్తింపు శిబిరం

రామభద్రపురం: బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం, తెర్లాం, బాడంగి, బొబ్బిలి మండలాలకు సంబంధించి విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ చేస్తున్నామని మండల విద్యాశాఖాధికారి అమిటి తిరుమలప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో 3నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలు వీటికి అర్హులని తెలిపారు. ఈ శిబిరంలో వీల్‌చైర్, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు అవసరం ఉన్న విభిన్న ప్రతిభావంతుల పిల్లలు ఆధార్, సదరం, రేషన్‌కార్డు, రెండు ఫోటోలు తీసుకొనివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కూటమి అభ్యర్థులకు మద్దతుగా సమావేశాలు

విజయనగరం రూరల్: రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, అదితి గజపతిరాజును గెలిపించాలని కోరుతూ నగరంలోని తెలుగుయువత ఆధ్వర్యంలో 32వ డివిజన్‌లో సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల కాలంలో యువతను, ముఖ్యంగా నిరుద్యోగులను వైసీపీ నట్టేట ముంచిందన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే, మెగా డీఎస్సీతో పాటు, నిరుద్యోగ భృతి, విద్యార్థినీలకు 'కలలకు రెక్కలు' కార్యక్రమాన్ని అమలు చేస్తారన్నారు.

49వ డివిజన్‌లో ప్రచారం

విజయనగరంలోని 49వ డివిజన్‌లో ఆదివారం మహిళా మేలుకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2014 నుంచి 2019 వరకూ మహిళల కోసం అప్పటి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, 2019 నుంచి 2024 ఈ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు మధ్య వ్యత్యాసాన్ని చూడాలన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలిస్తే, మరెన్నో కార్యక్రమాలు చంద్రబాబు చేపడతారన్నారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

దళితుల నిరసన

విజయనగరం దాసన్నపేట: అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మద్యం షాపులను తెరవడాన్ని నిరసిస్తూ ఉత్తరాంధ్ర అంబేడ్కర్ రైట్స్ దళిత బహుజన నాయకులు పాండ్రంకి వెంకట రమణ, గంటా వీర్రాజు నిరసన తెలియజేశారు. ఆదివారం రైల్వే స్టేషన్‌రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం షాపు ఎదుట చల్లని మజ్జిగ పంపిణీ చేస్తూ, శాంతియుత ధర్నాకి దిగారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ జయంతి, వర్ధంతులకు మద్యం షాపులు మూసేయాలన్నారు.

ఐటీడీఏ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ డిమాండ్

సీతంపేట: ఐటీడీఏలో టైం స్కేల్ ఎంప్లాయిస్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించామని రాష్ట్ర సంఘ గౌరవాధ్యక్షుడు నూతులపాటి భరత్‌భూషన్‌రాజు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైసతీష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఏడు ఐటీడీఏల్లో పనిచేస్తున్న టైంస్కేల్ ఉద్యోగులకు రెగ్యులైజేషన్ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ

బాడంగి: మండలంలోని రేజరు గ్రామం బొమ్మినేని అప్పలనాయుడు, బొమ్మినేని రాములకు చెందిన బెల్లం తాయరు క్రషర్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. అది తెలుసుకుని వారిని పరామర్శించేందుకు బొబ్బిలి ఉమ్మడి అభ్యర్థి బేబీనాయన, రాష్ట్ర కార్యదర్శి టీడీపీ వాణిజ్య విభాగం అడ్డా గోవిందరాజు, బాడంగి మాజీ ఎంపీటీసీ బొమ్మినేని జగన్నాథం, మాజీ సర్పంచ్‌లు గుల్లిపల్లి రాము, గొట్టాపు సత్యనారాయణ, కోడూరు ఎంపీటీసీ మరిపి రమేష్‌నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు మరిపి రామారావు, పలువురు కలిసి బాధితులను పరామర్శించారు.

రక్తదానం సామాజిక బాధ్యత

విజయనగరం రింగురోడ్డు: రక్తదానం సామాజిక బాధ్యతని విశ్రాంత న్యాయమూర్తి ముత్యాల నాయుడు అన్నారు. ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న భీంరావు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ , జీఎంఆర్ వరలక్ష్మీ శిక్షణ సంస్థలు సంయుక్తంగా జిడ్డువారు వీధిలో విజయా బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ అపోహలు వీడి, స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరంతర రక్తదాత, సామాజిక కార్యకర్త బొడ్డేపల్లి రామకృష్ణారావు 182వ సారి రక్తదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అబ్దుల్ రవూఫ్, ప్రదీప్, నారాయణరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో పలువురు చేరిక

జామి : మండల కేంద్రమైన జామిలో ఆదివారం పలువురు మండలపార్టీ అధ్యక్షురాలు రాయవరపు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.వీరికి విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర కండువాలు వేశారు. కార్యక్రమంలో శ్రీరంగం దానేష్, చొక్కాకుల జగదీశ్వరి, అప్పారావు, వసంత వర్మ ఉన్నారు. అనంతరం బీజేపీ పార్టీ మండల ఆత్మీయసమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి

రాజాం: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సరిగడ రమేష్ సూచించారు. ఆదివారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆశయాలను ప్రజలు వద్దకు తీసుకువెళ్లి వివరించాలన్నారు. గత పదేళ్లుగా అభివృద్ధి కావాలంటే కంబాల రాజవర్దన్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అనంతరం విలేఖర్లు సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వంలో దోసుకోవడం దాసుకోవడం తప్ప అభివృద్ధి లేదన్నారు. ఉచితం పేరుతో బటన్ నొక్కి డబ్బులు పించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంబాల రాజవర్దన్, డోలదేశినాయుడు, మజ్జి సురేష్. లావేటి గణేష్, రెడ్డి సురేష్ కంబాల వంశవర్దన్ తదితరులు పాల్గొన్నారు

వైసీపీని వీడి టీడీపీలోకి..

తెర్లాం: మండలంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీకి గట్టిపట్టున్న గ్రామాలు ఇప్పుడు టీడీపీ వశం అయ్యాయి. మండలంలో విజయరాంపురంలో సుమారు 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మం నాయుడు, కలసి వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ విధివిధానాలు నచ్చకే పార్టీ మారామన్నారు.

ఇదేమి తీరు?

- విద్యుత్ లైన్ల కోసం అధికారికంగా చెట్ల నరికివేత
- ప్రకృతికి నష్టం అంటూ పర్యావరణ ప్రేమికుల ఆవేదన

బొబ్బిలి: ప్రకృతిలో పచ్చదనానికి సంబంధించిన సమతుల్యం లోపించిన కారణంగా భూతాపం విపరీతంగా పెరిగిపోతోందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఏళ్ల తరబడి గగ్గోలు పెడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు ఏదో మొక్కుబడిగా మొక్కలు నాటేసి చేతులు దులుపుకోవడం పరిపాటైంది. విచిత్రమేమిటంటే విద్యుత్ లైన్ల కిందనే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. అవి పెరగగానే లైన్లకు అంతరాయం కలుగుతున్నాయని అధికారికంగా ఆ చెట్ల కొమ్మలను విచక్షణారహితంగా కొట్టిపారేస్తున్నారు. బొబ్బిలి పట్టణంలో పలు చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐటీఐ కాలనీలో ఇటీవల అధికారులు చెట్ల కొమ్మలను తీవ్రంగా కొట్టేశారు. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటడం ఏమిటో? వాటిని మళ్లీ ప్రజాధనంతో నరికేయడం ఏమిటో? అని పర్యావరణ ప్రేమికులంతా తీవ్రస్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వేసవిలో ఉద్యమం మాదిరిగా పెద్దఎత్తున చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ వారు అధికారికంగానే నరికేస్తున్నారు. ఇది పర్యావరణానికి చేటు కలిగిస్తుందని తెలిసినా ఏలినవారు ఏమీ చేయలేకపోతున్నారు.



బొబ్బిలి ఐటీఐ కాలనీలో చెట్ల కొమ్మలను భారీగా నరికిన దృశ్యం

● చెట్లను నాశనం చేయడం తగదు

-రమణమూర్తి, కృష్ణదాసు, గ్రీన్‌బెల్ట్ సొసైటీ ప్రతినిధి

ప్రపంచమంతా సాంకేతిక రంగాల్లో ఎంతగానో దూసుకుపోతోందని చెప్పుకుంటున్నాం. విద్యుత్ లైన్ల కింద గాని, ఇతర ప్రాంతాల్లో గాని అభివృద్ధి పనుల కోసం చెట్లను విచ్చలవిడిగా నరికేయకుండా ఆ సాంకేతికత మనకు అక్కరకు రాదా? దీనిపై పర్యావరణ నిపుణులు, పాలకులు మంచి ఆలోచన చేయాలి. అత్యవసర అభివృద్ధి కోసం చెట్లను నరికితే వాటి స్థానంలో మరికొన్ని మొక్కలు నాటాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఆచరించడం లేదన్నారు.

దరఖాస్తులు స్వీకరించండి



సమీక్షిస్తున్న ఆర్డీవో రమణ

జియ్యమ్మవలస: రానున్న ఎన్నికలకు సంబంధించి మండల నుంచి ఓపీవోలుగా నియమితులైన 259 మంది బ్యాలెట్ దరఖాస్తులను త్వరగా స్వీకరించాలని పాలకొండ ఆర్డీవో వీవీ రమణ ఆదేశించారు. ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన దీనిపై తహసీల్దార్ డీవీ సీతారామయ్య, డీటీ రెడ్డి పకీరుతో కలిసి సమీక్షించారు. దరఖాస్తుల స్వీకరణ కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఓపీవోలు తమ దరఖాస్తు, ఫారం-12, ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు ఖచ్చితంగా తహసీల్దార్‌కు అందించాలన్నారు. దీంతో ఆదివారం ఓపీవోలందరికీ ఫోన్ చేసి దరఖాస్తులు తీసుకురావాలని తహసీల్దార్ ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులు సోమవారం నియోజకవర్గ కేంద్ర రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

343 వీవీ ప్యాట్స్, 632 ఈవీఎంల రాక

- స్ట్రాంగ్ రూం పరిశీలించని ఆర్డీవో సాయిశ్రీ



ఈవీఎంలను భద్రపరుస్తున్న దృశ్యం

బొబ్బిలి, ఏప్రిల్ 14: బొబ్బిలి ఏపీఐఐసీ కార్యాలయంలో గల ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూములో ఈవీఎంలను భద్రపరిచారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో 264 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం తొలివిడతగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 343 వీవీ ప్యాట్స్ (ఓటరు వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) , 316 బ్యాలెట్‌యూనిట్లు (బీయూలు), 316 కంట్రోల్ యూనిట్లు (సీయూలు) చొప్పున మొత్తం 632 ఈవీఎంలు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.సాయిశ్రీ తెలిపారు. వీటన్నిటినీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీళ్లు వేసి భద్రపరిచినట్లు ఆమె తెలిపారు. బొబ్బిలి అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇంతవరకు 664 పోస్టల్ బ్యాలెట్లు తమకు అందినట్లు రిటర్నింగ్ అధికారి తెలి పారు. సుమారు రెండువేలకు పైగా పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అత్యాచారయత్నంపై పోక్సో కేసు

లక్కవరపుకోట, ఏప్రిల్ 14: బాలికపై అత్యాచారయత్నం ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాలరావు ఆదివారం తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. ఓ గ్రామానికి చెందిన నిందితుడు పి.శ్రీనివాసరాజు శనివారం రాత్రి రోడ్డుపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను చూసి పిలిచాడు. కరాటేలో శిక్షణ ఇస్తానని ఇంటికి రమ్మన్నాడు. అనంతరం ఒక బాలికను బయటకు తోసేసి ఇంకో బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బయటకు నెట్టిన బాలిక విషయం తెలపడంతో బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు శ్రీనివాసరాజు పరారీలో ఉన్నాడు.

వలసలను అరికట్టడమే లక్ష్యం



మాట్లాడుతున్న శ్రీనుబాబు

విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్ 14: ఉత్తరాంధ్ర జిల్లా ల్లో వలసలు అరికట్టడమే తన లక్ష్యమని పల్సస్ సంస్థ సీఈవో గేదెల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం కంటోన్మెంట్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సంస్థ చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు రాజకీయ వేదిక అవసరమన్నారు. ఆ వేదిక నిర్ణయం కోసం తాను ఎదురుచూస్తున్నానన్నారు. మరో 48 గంటల్లో తన వైఖరిని ప్రకటిస్తానన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్రంలో సరైన ప్రాధాన్యం లేనందున వలసలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు, జాతీయ స్థాయిలో తన గళాన్ని రాజకీయ వేదిక ద్వారా విన్పించేందుకు ప్రయత్నిస్తు న్నానన్నారు. రాజకీయ పార్టీల నిర్ణయం అనంతరం తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో తెలుగుయువత ప్రధానకార్యదర్శి రామకృష్ణ బాబు, తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు మజ్జి అప్పారావు, రొంగలి రామారావు, మొదిలి నాగభూషణం, పత్తికాయల వెంకట రమణ, చోడి ఆదినారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అందరి ఆత్మగౌరవం కోసమే స్వతంత్ర పోటీ: మీసాల గీత



మాట్లాడుతున్న గీత

విజయనగరం (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు అదే నినాదంతో స్వతంత్ర అభ్యర్థిగా విజయనగరం అసెంబ్లీకి తను పోటీచేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఓ ప్రవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇద్దరు ఓసీ అభ్యర్థుల మధ్య ఒక బీసీ ఉండాలనే నిర్ణయంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. తన తండ్రి స్వర్గీయ గురానా సాధారావు సూచనలతోనే ఆనాడు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీచేసి 15,600 ఓట్ల మెజార్టీతో నియోజవర్గ ప్రజలు గెలిపించారన్నారు. 2019లో తనకు టీడీపీ సీటు కేటాయించలేదని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో ఇంతవరకు పార్టీకీ సేవలందించామన్నారు. 2024లో కూడా తనకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అయినా సీటు కేటాయించలేదు, పార్టీలో గౌరవం దక్కలేదు. వీటినంటిని దృష్టిలో పెట్టుకుని విజయనగరం అసెంబ్లీ నియెజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి పోటీచేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు ఆమె అనుచరులు, బీసీ నేతలు పాల్గొన్నారు.



ఎడమ కాలువకు అనుకుని ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు

కుంగిన కల్వర్టు

- ప్రమాదకరంగా రాకపోకలు ● చర్యలు తీసుకోని అధికారులు

గరుగుబిల్లి: తోటపల్లి పాత బ్యారేజీ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువకు ఆనుకుని ఉన్న ప్రధాన కల్వర్టు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా తయారయ్యింది. జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలస, చినకుదమ గ్రామాల సమీపంలో ఉన్న ఈ కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. ఈ మార్గం నుంచి జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన వారు నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. చీకటి పడిందంటే ఈ మార్గంలో రాకపోకలకు భయంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెద్ద వాహనాలు పూర్తిగా రాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నీటి పారుదల శాఖ అధికారులు దృష్టి సారించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

వృథాగా పైలట్ వాటర్‌స్కీం

- నిర్వహణ మరిచిన యంత్రాంగం

బొబ్బిలి: ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేయడమే కాని వాటి పనితీరు ఎలా ఉందో? అన్న పర్యవేక్షణ, నిర్వహణ లేకపోవడం శోచనీయం. బొబ్బిలి పట్టణ పరిధిలోని గెస్ట్‌హౌస్ కాలనీలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన పైలట్ వాటర్ స్కీము గత ఏడాది కాలంగా వృథాగా పడిఉంది. ప్రతి వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించడానికి బోరు బావులను మంజూరు చేయడం సర్వసాధారణం. అందులో భాగంగా ఈ కాలనీలో పైలట్ వాటర్ స్కీం పక్కనే అదనంగా బోరు బావిని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా పని చేయకుండా వృథాగా పడిఉంది. ఇలా ప్రజాధనం వృథాగా ఖర్చు కావడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆ కాలనీకి చెందిన ఎంఆర్‌పీఎస్ నేత బొద్దాన అప్పారావు పెదవి విరిచారు. పట్టణంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన తాగునీటి వనరులన్నిటినీ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా వినియోగంలోనికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.



అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి



శృంగవరపుకోట అగ్నిమాపకకేంద్రంలో ప్రారంభమైన వారోత్సవాలు



అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభిస్తున్న తహసీల్దార్ రమేష్

గజపతినగరం: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సీహెచ్ రమేష్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ఫైర్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్, గ్యాస్ వాడకం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక కేంద్ర అధికారి ఎంవీఎస్ రవిప్రసాద్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవిస్తే 101, 112 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ వారోత్సవాలు ఈనెల 20వ తేదీ వరకు నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

శృంగవరపుకోట: మండల కేంద్రమైన శృంగవరపుకోటలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాలను స్థానిక అగ్నిమాపకశాఖాధికారి షేక్‌మదీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14నుంచి 20వరకు ఈ వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

బంగారం పట్టివేత



పట్టుబడ్డ బంగారు వస్తువులను పరిశీలిస్తున్న పోలీసులు

విజయనగరం క్రైం, ఏప్రిల్ 14: నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి వన్‌టౌన్ సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్ఐ నవీన్‌పడాల్ సిబ్బంది ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద నుంచి 2.663 కిలోల బంగారు వస్తువులతో పాటు, రూ.17 లక్షల 95 వేలు నగదు పట్టుబడింది. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పంచనామా రిపోర్టు రాసి, డిస్ట్రిట్ గ్రీవియన్స్‌కమిటీ, ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంటుకి తదుపరి చర్యలు నిమిత్తం పంపినట్టు సీఐ వెంకటరావు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి భీమిలి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అమరరాజయ్యగా గుర్తించారు. అతను విశాఖపట్టణం గోల్డ్ గెయిన్ జ్యూయలరీ షాపులో సేల్స్‌ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారని, సదరు షాపు యాజమాని పవన్‌కుమార్ విజయనగరంలోని బంగారు షాపులకు వస్తువులను విక్రయించి, డబ్బులు తీసుకురమ్మని చెప్పినట్టు పోలీసు విచారణలో వెల్లడించినట్టు సీఐ తెలిపారు. సీజ్ చేసిన వస్తువుల విలువ 1 కోటి 54 లక్షల 10 వేలుగా అంచనా వేసినట్టు తెలిపారు.

గోడకూలి గిరిజనుడి మృతి

సీతంపేట: మండలంలోని పెదరామ పంచాయతీ పరిధి జమ్మడగూడ గ్రామానికి చెందిన సవర గంగరాజు(36) ప్రమాదవశాత్తూ గోడకూలి మృతి చెందాడు. గతంలో మట్టి రాయితో కూడిన ఇళ్లను తాత్కాలికంగా నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం పాత మట్టి ఇంటికి మరమ్మతులు చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా రాళ్లతో కూడిన గోడ కూలిపోయింది. గోడ కింద గంగరాజు కూరుకుపోవడంతో గ్రామస్థులు వెంటనే వచ్చి మట్టిని తొలగించారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో సీతంపేట ఏరియా ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. మృతుడు గంగరాజుకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆటో నడిపి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధి కావడంతో ఆ స్టేషన్‌కు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆటో నుంచి జారిపడి వృద్ధుడి మృతి

వేపాడ: మండలంలోని కొండగంగుబూడి సమీపంలో ఆటోపై నుండి జారిపడి గిరిజన వృద్ధుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకవలస శివారు మారిక గ్రామానికి చెందిన పాతబోయిన పెంటయ్య(70) ఆదివారం బొద్దాం సంతకు వెళ్లి బజారు చేసుకొని తిరిగి ఆటోలో వస్తుండగా కొండగంగుబూడి సమీపంలోకి వచ్చేసరికి కాలునున్న చెప్పులు పడిపోవడంతో కిందకు దిగేందుకు జారిపోయాడు. ఈ ప్రమాదంలో పెంటయ్య తలకు తీవ్ర గాయమైంది. వెంటనే క్షతగాత్రుడిని ఆటోపై ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్టు మృతుడి తమ్ముడు కొడుకు ఈశ్వర్ తెలిపారు. మృతుడికి భార్య సింహచలం, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో పేకాట ఆడుతుండగా ఐదుగురిని పట్టుకున్నట్లు ఎస్ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపారు. సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు నిర్వహించామని, జూదమాడుతున్న వారి దగ్గర నుంచి 30,230 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు.

ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

శృంగవరపుకోట రూరల్: మండలంలోని గౌరీపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామానికి చెందిన జన్ని మంగ, సారి శివ, మరో ఇద్దరు మండలంలోని కొత్త అడ్డతీగ గ్రామంలో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వీరి గ్రామానికి వెళ్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఆటోకు ఆవు అడ్డుగా రావడంతో దీనిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మంగ, శివ తీవ్రంగా గాయపడ్డారు. మిగతా నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరిని ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్ర గాయాలైన మంగ, శివను విజయనగరం ఆసుపత్రికి వైద్యులు రీఫర్ చేశారు.

గుళ్ల సీతారాంపురంలో కంకర అక్రమ తవ్వకాలు



గుళ్లపాడు సీతచెరవులో అక్రమకంకర త్రవ్వకాలు దృశ్యం

రేగిడి: మండలంలో గుళ్లపాడు రెవెన్యూ బౌండరీలో సీతచెరువులో అక్రమకంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీనేత ఒకరు సెలవుపూట ఈదందాకు పాల్పడుతున్నట్లు అభియోగాలు వస్తున్నాయి. ఇప్పటికి ఈ గ్రామ టీడీపీ నేతలు గుళ్లపాడు రెవెన్యూ బౌండరీలో ఎక్కడపడితే అక్కడ అక్రమ కంకర తవ్వకాలపై అధికారులకు గతంలో ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై రెవెన్యూ, మైన్స్ సరైన రక్షణ చర్యలు లేకపోవటంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌వేళ అధికారపార్టీ బరితెగింపు దందాపై మరోసారి అధికారులకు ఫిర్యాదు చేస్తామని వండానిపేటకు చెందిన ముంజేటి మోహన్, ముంజేటి పురుషోత్తమ్‌రావు తెలిపారు. దీనిపై గుళ్లపాడు వీఆర్వో సన్నుందొరను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా, తాను బైట ఉన్నట్లు, వీఆర్ఏ పంపించి అక్రమకంకర అడ్డుకుంటామని తెలిపారు.

17న రామనారాయణంలో సీతారాముల కల్యాణ మహోత్సవం

విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్ 14: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 17న శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఎన్‌సీఎస్ ట్రస్టు సభ్యులు నారాయణం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో కల్యాణ మహోత్సవ ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. 17న ఉదయం ఏడు గంటలకు సీతారాములకు స్నపనం, 10 గంటలకు రామతారక మంత్ర హోమం, 12 గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం 5 గంటలకు వైఖానస ఆగమానుసారంగా ప్రముఖ ఆగమ పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, వేద పండితులు, వేద విద్యార్థుల నడుమ విశాఖపట్టణానికి చెందిన చైతన్య సోదరులచే సంప్రదాయ సంగీత సాహిత్య సమ్మేళనం, గోపి నంబాడ శేషాచార్యులు వ్యాఖ్యానంతో అంగరంగ వైభవంగా సాయంత్రం ఐదు గంటలకు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నామని తెలిపారు. మధ్యాహ్నం 13 గంటల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా వున్న ఎన్‌సీఎస్ మల్టీ ఫ్లెక్స్ నుంచి ఉచితంగా భక్తులకు ప్రయాణం చేసేందుకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీఎస్ ట్రస్టు సభ్యులు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, డైరక్టరు గౌరీనిత్య, దేవాలయ అర్చకులు చాణక్య, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దేశమ్మతల్లి పండగ



మొక్కులు చెల్లించేందుకు వెళ్తున్న భక్తులు

రామభద్రపురం, ఏప్రిల్ 14: మండలంలోని ఆరికతోట గ్రామంలో ఆదివారం ఘనంగా దేశమ్మతల్లి పండగ నిర్వహించారు. 83 సంవత్సరాల నుంచి కనకల రామన్న ఇంటి స్థానమై ఉన్న ఈ తల్లికి పెద్ద ఎత్తుల పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించారు. అలాగే ఈ నెల 23న శ్రీబాలమజ్జిగైరమ్మ పండగను కూడా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు కనకల పాపారావు తెలిపారు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి

- వాడవాడలా అంబేడ్కర్ జయంతి వేడుకలు
- కూడళ్లలో విగ్రహాలకు పూలమాలలు వేసిన నాయకులు

బలహీన, బడుగువర్గాలకు భారత రాజ్యాంగంలో సమన్యాయాన్ని పొందుపరిచిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరి వాడని వక్తలు అన్నారు. ఆదివారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
(ఆంధ్రజ్యోతి బృందం)


చీపురుపల్లి: నివాళులు అర్పిస్తున్న కూటమి అభ్యర్థి కళా వెంకటరావు


విజయనగరం క్రైం: నివాళులు అర్పిస్తున్న ఎస్పీ దీపికా పాటిల్


విజయనగరం: అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న అదితి గజపతిరాజు, పాలవలస యశస్వి


నెల్లిమర్ల: అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న రవిశేఖర్


గరివిడిలో..


బొబ్బిలి: అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న బేబీనాయన


వేపాడ: వావిలపాడులో


ఎస్.కోట: పూలమాల వేస్తున్న సర్పంచ్ సంతోష్‌కుమారి


జామిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు


రాజాం: టీడీపీ కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న కోండ్రు


వంగర: లక్ష్మింపేటలో


రామభద్రపురం: ఎగువ హరిజన వీధిలో


రాజాంరూరల్: మాదిగ వీధిలో


రేగిడి: బూరాడలో సమతాసైనిక్‌దళ్ ఆధ్వర్యంలో


దత్తిరాజేరు: పాచలవలసలో..

చంద్రబాబును సీఎం చేయడం లక్ష్యం

- బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీనాయన


ప్రచారం నిర్వహిస్తున్న బేబీనాయన

బొబ్బిలి: బొబ్బిలి ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీనాయన ఆదివారం పట్టణంలోని 18వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు టీడీపీ ఇన్‌చార్జి దమయంతి అప్పులు, మాజీ కౌన్సిలర్ బూర్లి ధనలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో బేబీనాయన ఇంటింటికీ వెళ్లి పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు రాంబార్కి శరత్‌బాబు, రౌతు రామ్మూర్తి, పువ్వల శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ నేతలు గిరడ అప్పలస్వామి, పాలూరు బాబు, లంక రమేష్, సంచాన గంగాధర్, బంటుపల్లి దివ్య, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

● **తెర్లాం:** మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మం నాయుడుతో కలసి బేబీనాయన మండలంలోని ఎన్.బూర్జ వలస, ఆర్.గదబవలస, విజయరాంపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, బాబు పాలూరి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఎస్సీ, బీసీ సంక్షేమం కూటమితోనే సాధ్యం

- రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు


టీడీపీలో చేరిని వారికి కండువా వేస్తున్న కోండ్రు

రాజాం: ఎస్సీ, బీసీ సంక్షేమం కూటమితోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీ మోహన్ అన్నారు. ఆదివారం రేగిడి మండలం ఆమదాలవలస గ్రామానికి చెందిన 30 ఎస్సీ కుటుంబాలు, పురపాలక సంఘం పరిధిలోని పొనుగుటివలస గ్రామానికి చెందిన 10 బీసీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి ఆయన పార్టీ కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

జగన్ డ్రామాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు

రాజాం రూరల్: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కాలం చెల్లిన డ్రామాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూటమి రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డిపై రాళ్లదాడి ఘటనలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్ల దాడి చేస్తే భద్రతా వలయం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. నిజంగా జగన్ పై రాళ్లదాడి జరిగితే ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వలేని డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాళ్ల దాడి ఘటనలో ఎన్నో అనుమానాలు

- టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి బంగార్రాజు


మాట్లాడుతున్న కర్రోతు బంగార్రాజు

భోగాపురం: జగన్‌పై రాళ్లదాడి ఘటన ఎన్నో అనుమానాలు తావిస్తోందని, కోడికత్తి డ్రామా గుర్తొస్తోందని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. పోలిపల్లి గ్రామంలోని తన స్వగృహంలో ఆయన ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు విసురుతుంటే భద్రతా వలయం ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి కనీస భద్రత ఇవ్వలేని డీజీపీ, ఇంటిలిజెన్సీ ముఖ్య అధికారి తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ అంశాలు బహిర్గత పరచడానికి ముందే అధికార పార్టీ నాయకులు దురుద్దేశాన్ని చంద్రబాబునాయుడికి ఆపాదించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు తోగులరెడ్డి, గుడివాడ టీడీపీ నాయకుడు చిల్ల సురేష్‌రెడ్డి, సిరిపురి మౌళీ వర్మ పాల్గొన్నారు.

కూటమిదే అధికారం: కళా


ప్రచారం చేస్తున్న కళా వెంకటరావు

గరివిడి: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మండలంలోని చుక్కవలస, కాపుశంభాం, కొండశంభాం తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పైల బలరాం, బలగం వెంకటరావు, ఎస్.సురేష్ కుమార్, బోడినాయుడు, కుమిలి శ్రీను, వెంపడాపు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ● వెదుళ్లవలస గ్రామంలో సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వీరంతా ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకటరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కూటమితోనే సంక్షేమం: నాగమాధవి


మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి నాగమాధవి

భోగాపురం: కూటమితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో వీరంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారిని నాగమాధవి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేసి చూపిస్తా: కోళ్ల


ప్రచారం చేస్తున్న కోళ్ల

వేపాడ: మండలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ఎస్.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం ఆమె కొండగంగుబూడి పంచాయతీ పరిధిలో ప్రచారం నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ చల్లా వెంకటరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.

జగన్‌పై దాడి వైసీపీ కుట్రలో భాగమే


ప్రచారం చేస్తున్న శ్రీనివాస్

గజపతినగరం: జగన్‌పై రాయి దాడి వైసీపీ కుట్రలో భాగమేనని కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన పురిటిపెంట గ్రామంలో ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో సానుభూతి పొందేందుకు జగన్ డ్రామాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుడు పీవీవీ గోపాలరాజు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, మాజీ జడ్పీటీసీలు మక్కువ శ్రీధర్, బండారు బాలాజీ, పార్టీ మండల అధ్యక్షుడు అట్టాడ లక్ష్మునాయుడు, ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

దత్తిరాజేరు: పెదమానాపురం నుంచి మాజీ జడ్పీటీసీ కుమారుడు గొటివాడ పుష్పారావు తోపాటు పలు కుటుంబాలు గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. పార్టీ అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్, కార్యదర్శి మిత్తిరెడ్డి ఈశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్, క్లస్టర్ ఇన్‌చార్జి బెజవాడ బంగారునాయుడు, చెల్లూరి సత్యరావు తదితరులు పాల్గొన్నారు.

కళింగాంధ్రలో తిరుమలరావు కవిత

పాలకొండ: మండలంలో ని ఓని మండల పరిషత్ ప్రాథ మికోన్నత పాఠశాలలో సాం ఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదుమ తిరుమల రావు రచించిన కవిత, కళింగాం ధ్ర గ్రంథంలో స్థానం పొందిం ది. జిల్లా కేంద్ర గ్రంథాలయం లో సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన కళింగాంధ్ర గ్రంథం ఆవిష్కరణ సభలో తిరుమలరావును సన్మానించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన: అదితి


ఎస్‌వీఎన్ వాకర్స్‌క్లబ్ సభ్యులతో మాట్లాడుతున్న అదితి గజపతిరాజు

విజయనగరం రూరల్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బాలాజీ టెక్స్‌టైల్ వస్త్ర మార్కెట్‌లో విస్తృత ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని వస్త్ర వ్యాపారులను కోరారు. ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆదివారం ఉదయం ఎస్‌వీఎన్ నగర్‌లోని వాకర్స్ క్లబ్ సభ్యులను ఆమె కలిశారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ని నిర్దేశించేవని, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పార్వతీపురంలో విజయచంద్ర ప్రచారం

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో కూటమి అభ్యర్థి విజయచంద్ర ఆదివారం ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జోగారావు దౌర్జన్యాలు దారుణం

పార్వతీపురం రూరల్: వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు దౌర్జన్యాలు దారుణంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వలంటీర్లతో ఎమ్మెల్యే ఇంట్లో సమావేశం నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వలంటీర్లు ద్వారా ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమానికి జోగారావు తెరతీశారని ఆయన ఆరోపించారు. సమావేశంపై అధికారులకు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదన్నారు. తమ నాయకులపై దాడి దారుణమని అన్నారు. పట్టణంలో రోడ్డును బ్లాక్ చేసిమరీ సిద్ధం సభను నిర్వహించారని అన్నారు.

రాష్ట్రం బాగుపడాలంటే బాబు సీఎం కావాలి

- కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి

కొమరాడ: రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అభ్యర్థులు గెలవాలని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. నయా, చినఖేర్డిల పంచాయతీల్లో ఆదివారం టీడీపీ మండల కన్వీనర్ ఎస్.ఉదయశేఖర్ పాత్రుడు అధ్యక్షతన జరిగిన సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త మల్లేష్, టీడీపీ నాయకులు సుదర్శనరావు, పి.వెంకటి నాయుడు, లావణ్యలత, గంగారం, డి.వెంకటనాయుడుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమి విజయం తథ్యం

- సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి

మక్కువ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువలో క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు ఏ విధంగా పనిచేయాలనే అంశంపై ఆదివారం కూటమి కార్యకర్తలతో ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం ఖాయమన్నారు. గులకరాయి కథతో జగన్మోహన్‌రెడ్డి సరికొత్త డ్రామాకు తెరతీశారన్నారు. అనంతరం కొయ్యానపేట పంచాయతీ నుంచి 40 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్పీ భంజ్‌దేవ్, గుల్ల వేణుగోపాల్, ప్రసాదరావు, గౌరీశంకర్, వెంకటరావు, రిషివర్ధన్, గంట అప్పలనాయుడు, మల్లేశ్వరరావు, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

కలిసికట్టుగా విజయానికి కృషి చేద్దాం

మక్కువ: వెంకమ్మపేట గ్రామంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు, అసమ్మతి నేత పెంట తిరుపతిరావును ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యా రాణి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. చిన్న చిన్న విభేదాలు సహజమని, నేటి నుంచి ప్రతి గ్రామాల్లో అందరం కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తిరుపతిరావు మాట్లాడుతూ కలిసికట్టుగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం సంధ్యారాణికి శాలువా కప్పారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు

పాలకొండ: అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారం నిర్వహించారు. అగ్ని మాపక అధికారి జామి సర్వేశ్వరరావు అగ్నిమాపక అమరువీరులకు జోహా ర్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 46 అగ్ని ప్రమాదాలు, ఐదు రెస్క్యూ ప్రమాదాలకు హాజరై ఇద్దరు వ్యక్తులను, ఒక జంతువును కాపాడామని తెలిపారు. రూ.1.04కోట్ల ఆస్తిని కాపాడామని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగితే 08941-260111 నెంబర్‌కు గానీ, 9553918425 గానీ సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ● **పార్వతీపురంటౌన్:** అగ్నిప్రమాదాల నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అగ్నిమాపక అధికారి పైడిరాజు అన్నారు. ఆదివారం స్థానిక అగ్నిమాపక కేంద్రం వద్ద నిర్వహించిన వారోత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. అగ్నిప్రమాదాల నివారణలో ఎంతోమంది జవానులు ఆశువులు బాసారన్నారు. వంట గ్యాస్ వినియోగం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ విషయంలో అవగాహన అవసరం అన్నారు. అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.



